పిల్లలకు విలువలు నేర్పండి: తనికెళ్ల భరణి



మాట్లాడుతున్న తనికెళ్ల భరణి

హైదరాబాద్ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సమాజంలో చదువుకునే వయసులో విద్యార్థులు తమ తల్లిదండ్రులపై చేస్తున్న ఘటనలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. జేఎన్టీయూలో రెండు రోజులపాటు ఏర్పాటు చేసిన సరస్వతి లిటరరీ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన సైబరాబాద్ డీసీపీ శిల్పవల్లితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ఓ అబ్బాయి తనకు ఫోన్ ఇవ్వలేదని తన నానమ్మను చంపేశాడన్నారు. చిన్న వయసు నుంచే పిల్లలకు విలువలు నేర్పాలని, ఫోన్లు ఇచ్చి వారిని పాడు చేయొద్దని సూచించారు.

అర్హులందరికీ పథకాలు అందించేందుకు కృషి

● ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

హైదర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం వివేకానందనగర్‌లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 మందికి మంజూరైన రూ.21 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. సీఎం సహాయనిధి పథకం ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తంగా మారిందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.


నరసమ్మ కుటుంబసభ్యులకు ఆర్థికసాయం చేస్తున్న రామకృష్ణగౌడ్

కల్తీ కల్లు మృతురాలి అంత్యక్రియలకు ఆర్థిక సాయం

హైదర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఆల్విన్‌కాలనీ డివిజన్ శంషిగూడ పరిధిలోని సాయిచరణ్ కాలనీలో నివసించే చాకలి నరసమ్మ(52) కల్తీ కల్లు తాగి అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ వెంకటేష్‌గౌడ్ తనయుడు రామకృష్ణగౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి డీవీజీ ట్రస్ట్ ద్వారా రూ.10వేల ఆర్థికసాయం అందించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో భాస్కర్, వెంకట్‌నాయక్, లక్ష్మమ్మ, లింగం, సుధాకర్, శివ, బాబు, దర్శన్, సత్తయ్య, వీరప్ప పాల్గొన్నారు.

ఆపరేషన్ ముస్కాన్‌తో 238 మంది పిల్లలకు రక్షణ

హైదరాబాద్ సిటీ, జూలై 11(ఆంధ్రజ్యోతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత కార్యక్రమంలో 238 మంది పిల్లలను రక్షించామని సైబరాబాద్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన తెలిపారు. జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్‌లో షీటీమ్స్, భరోసా,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. షీటీమ్స్ బృందం వారం రోజుల వ్యవధిలో 100 డెకాయి ఆపరేషన్స్ చేపట్టిందని, భరోసాలో 22 కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.

కల్తీకల్లు బాధితులకు ఎమ్మెల్యేల పరామర్శ

హైదర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఆల్విన్‌కాలనీ డివిజన్ పరిధిలోని సాయిచరణ్ కాలనీలో కల్తీకల్లు తాగి మరణించిన వారి కుటుంబ సభ్యులను శుక్రవారం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, నాయకులు బాధితులకు అండగా నిలవాలి తప్ప రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాందేవ్‌రావ్ ఆస్పత్రిలో చేరిన కల్తీ కల్లు బాధితులను మెరుగైన వైద్యం కోసం నిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తరలించామన్నారు. అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామని, కల్లు దుకాణాలను సీజ్ చేయించామని తెలిపారు. ప్రజల జీవితాలతో ఆడుకునే వారు ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణగౌడ్, రాజేందర్, కాశీనాథ్ యాదవ్, భాస్కర్, కిషన్, వెంకట్, లింగం, దర్శన్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన..

కల్తీకల్లు తాగి మరణించిన బాధిత కుటుంబ సభ్యులను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం పరామర్శించారు. హైదర్‌నగర్ స్వరూప, శంషిగూడ మణెమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన సమూహాల మధ్య ఉన్న కల్లు కాంపౌండ్లను మూసివేయాలని, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఘటన జరిగిన వెంటనే కల్లు కాంపౌండ్స్‌ను సీజ్ చేశామని అధికారులు చెబుతున్నారని, ఎక్కడ సీజ్ చేశారో చూపించాలన్నారు. ఇద్దరు మంత్రులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడమే తప్ప బాధితులకు అండగా నిలవలేదని విమర్శించారు. అంబులెన్స్‌లో బాధితులను నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్తే వారు చేర్చుకోకుండా అటు ఇటు తిప్పడంతోనే కొందరు మరణించారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, ఎర్రబెల్లి సతీష్‌రావు, సిందం శ్రీకాంత్, వెంకటేష్‌యాదవ్, ఖలీమ్, షరీఫ్, నరసింగరావు, శ్రీనివాస్, ఖదీర్, రాము, విష్ణు, సుధాకర్‌రెడ్డి, బాలరాజ్, శివసాగర్ తదితరులు పాల్గొన్నారు.


బాధిత కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ


హైదర్‌నగర్‌లో స్వరూప కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు


వినతిపత్రం అందజేస్తున్న కార్పొరేటర్

తాగునీటి పైపులైన్ పనులు పూర్తి చేయండి

అల్లాపూర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): అల్లాపూర్ డివిజన్‌లోని సఫ్దర్‌నగర్ ఈ-బ్లాక్ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న వాటర్ పైప్‌లైన్ జంక్షన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ సబీహా బేగం జలమండలి కూకట్‌పల్లి జీఎం హరిశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆమె జీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా కాలనీలో నెలకొన్న భూగర్భ డ్రైనేజీ పైప్‌లైను సమస్యను పరిష్కరించాలని జీఎంను కోరారు. కార్పొరేటర్ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన జలమండలి జీఎం సఫ్దర్‌నగర్ ఈ-బ్లాక్‌లో తాను స్వయంగా పర్యటించి సమస్యను గుర్తించానని, ప్రజలకు ఇబ్బంది రాకుండా తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

తులం బంగారం హామీ ఏమైంది?

● ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే కృష్ణారావు

కూకట్‌పల్లి, జూలై 11(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలువీలుకాని ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైనట్టు ఆయన ప్రశ్నించారు. శుక్రవారం బాలానగర్ తహసీల్దార్ కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు షాదిముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద ఆడపిల్లల పెళ్లికి రూ. 1.16,000 అందించారన్నారు. కార్యక్రమంలో బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

బోనాల చెక్కుల పంపిణీ..

బేగంపేట డివిజన్‌లోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు. ఉత్సవాలను అత్యంత వైభవంగా జరిపించాలని సూచించారు. అనంతరం శ్యామ్‌లాల్ బిల్డింగ్ సమీపంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, డివిజన్ అధ్యక్షుడు సురేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


కల్యాణలక్ష్మి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు

నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం

కూకట్‌పల్లి, జూలై 11(ఆంధ్రజ్యోతి): బబ్బుగూడ నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో కాలనీవాసులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని మూసాపేట కార్పొరేటర్ కొడిచెర్ల మహేందర్ అన్నారు. డివిజన్‌లో రూ.62 లక్షలతో చేపట్టనున్న బబ్బుగూడ నాలా రిటర్నింగ్ వాల్ పనులను కార్పొరేటర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో నాలా ఉధృతంగా ప్రవహిస్తుందని, ఆ సమయంలో కాలనీవాసులకు ఇబ్బందులు రాకుండా నాలాకు ఇరువైపులా రిటర్నింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్‌పెక్టర్ సుధాకర్, బబ్బుగూడ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్, కాలనీవాసులు రాములు, సంజీవయ్య గౌడ్, వెంకటేశ్వర్‌రావు, కరుణ మూసాపేట బీజేపీ నాయకులు స్వామి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

పేకాటాడుతున్న తొమ్మిది మంది అరెస్ట్

కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 11(ఆంధ్రజ్యోతి): పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలోని శ్రీశ్రీనగర్‌లో మేస్త్రీలు, కాంట్రాక్టర్లు ఓ భవనంపై పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారమందింది. దీంతో అక్కడకు వెళ్లిన ఎస్‌ఓటీ పోలీసులు పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.1.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

కబ్జాకు యత్నించిన వారిపై కేసు

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): గోపాల్‌నగర్‌లో రౌడీమూకల దౌర్జన్యంతో శుక్రవారం ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్లాట్ నంబర్ 802లో పాలడుగు నాగేశ్వరరావు రెండు గదులు నిర్మించగా అక్కడ వాచ్‌మెన్ కుటుంబం నివాసం ఉంటుంది. రాజుయాదవ్ అనే వ్యక్తి రౌడీలతో వచ్చి ఆ ప్లాట్‌లో ఉన్న వాచ్‌మెన్‌ను బయటకు పంపించి సామగ్రి బయట పడేశారు. దీంతో సదరు ప్లాట్ యజమాని నాగేశ్వరరావు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్లాట్‌కు ఎల్‌ఆర్‌ఎస్, మున్సిపల్ ట్యాక్స్ కరెంట్, వాటర్ కనెక్షన్లు అన్నీ ఉన్నా రాజుయాదవ్ కబ్జాకు యత్నించడం ఏంటని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

అల్లాపూర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): తాగుబోతు భర్త వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్లాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... న్యూ అల్లాపూర్ కాలనీకి చెందిన సాదిఖ్ అలీకి సమీనా బేగంతో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. పెళ్లైన రెండేళ్ల నుంచే భర్త వేధిస్తుండటంతో సమీనా బేగం కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మద్యానికి బానిసైన సాదిఖ్ అలీ నిత్యం తాగి వచ్చి సమీనా బేగంను మానసిక, శారీరక వేధింపులకు గురి చేసేవాడు. గురువారం రాత్రి కూడా తాగి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సమీనా బేగం శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో సీలింగ్ రాడ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమీనా మృతికి భర్త సాదిఖ్ అలీనే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌హెచ్‌ఓ వెంకటరెడ్డి తెలిపారు.

హాస్టల్‌లో ఉంటున్న యువతి అదృశ్యం

హైదర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): హాస్టల్‌లో ఉంటున్న యువతి అదృశ్యమైన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం భారస్గేడిగికి చెందిన హల్లే సౌజన్య(23) డిగ్రీ పూర్తిచేసి కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. కేపీహెచ్‌బీ ఫేజ్-4లోని హాస్టల్‌లో ఉంటుంది. ఈ నెల 6 నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం లేదు. వారు హైదరాబాద్ వచ్చి హాస్టల్‌లో విచారించగా సౌజన్య గత నెల 23న హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. సౌజన్య స్నేహితుడు నవీన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తల్లిదండ్రులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

హైదర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): వెస్ట్రన్‌హిల్స్ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అడ్డగుట్ట, శాతవాహననగర్, సమతానగర్, జలవాయువిహార్‌లో విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు. ఎల్లమ్మబండ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఎల్లమ్మబండ, మహంకాళినగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏవీపీ పద్మజ హాస్పిటల్, అడ్డగుట్ట వాటర్ ట్యాంక్ ప్రాంతం, కళామందిర్ రోడ్డులో విద్యుత్ ఉండదన్నారు.

మియాపూర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): గోకరాజు రంగరాజు 11కెవీ, ప్రశాంత్‌నర్ 11కెవీ, మయూరినగర్ 11కెవీ, గౌతమినగర్ 11కెవీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రవిచంద్ర తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

మసీద్‌బండలో రోడ్ సేఫ్టీ డ్రైవ్

గచ్చిబౌలి, జూలై 11(ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లి మసీద్‌బండ మెయిన్ రోడ్‌లో జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత డ్రైవ్ ద్వారా రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చన్నారు. రోడ్ సేఫ్టీ డ్రైవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.


రోడ్డు మరమ్మతులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ నాగేందర్‌యాదవ్

మొక్కలు నాటి సంరక్షించాలి..

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్ అన్నారు. వన మహోత్సవంలో భాగంగా శేరిలింగంపల్లి శిల్పా గార్డెన్స్‌లో శేరిలింగంపల్లి, చందానగర్ ఉపకమిషనర్లు ప్రశాంతి, శశిరేఖ, యూబీడీ అధికారులతో కలిసి కార్పొరేటర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాకుండా అవి పెరిగే వరకు సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో గౌతమ్ మోడల్ స్కూల్ విద్యార్థులు, అర్బన్ బయోడైవర్సిటీ డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ అమృత, మేనేజర్ యూసుఫ్, గోపీ నగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్‌యాదవ్ పాల్గొన్నారు.


నరసమ్మ కుటుంబసభ్యులకు ఆర్థికసాయం చేస్తున్న రామకృష్ణాగౌడ్

కల్తీ కల్లు మృతురాలి అంత్యక్రియలకు ఆర్థిక సాయం

హైదర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఆల్విన్‌కాలనీ డివిజన్ శంషిగూడ పరిధిలోని సాయిచరణ్ కాలనీలో నివసించే చాకలి నరసమ్మ(52) కల్తీ కల్లు తాగి అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తనయుడు రామకృష్ణగౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి డీవిజి ట్రస్ట్ ద్వారా రూ.10వేల ఆర్థికసాయం అందించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో భాస్కర్, వెంకట్‌నాయక్, లక్ష్మమ్మ, లింగం, సుధాకర్, శివ, బాబు, దర్శన్, సత్తయ్య, వీరప్ప, వెంకటయ్య, కాలనీవాసులు పాల్గొన్నారు.


బాధిత కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ


స్వరూప కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు

కల్తీ కల్లు బాధితులకు ఎమ్మెల్యేల పరామర్శ

హైదర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఆల్విన్‌కాలనీ డివిజన్ పరిధిలోని సాయిచరణ్ కాలనీలో కల్తీకల్లు తాగి మరణించిన వారి కుటుంబ సభ్యులను శుక్రవారం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, నాయకులు బాధితులకు అండగా నిలవాలి తప్ప రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. రాందేవ్‌రావ్ ఆస్పత్రిలో చేరిన కల్తీ కల్లు బాధితులను మెరుగైన వైద్యం కోసం నిమ్స్, గాంధీ ఆస్పత్రులకు తరలించామన్నారు. అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామని, కల్లు దుకాణాలను సీజ్ చేయించామని తెలిపారు. ప్రజల జీవితాలతో ఆడుకునే వారు ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణగౌడ్, రాజేందర్, కాశీనాథ్‌యాదవ్, భాస్కర్, కిషన్, వెంకట్, లింగం, దర్శన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన..

కల్తీకల్లు తాగి మరణించిన బాధిత కుటుంబ సభ్యులను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం పరామర్శించారు. హైదర్‌నగర్ స్వరూప, శంషిగూడ మణెమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన సమూహాల మధ్య ఉన్న కల్లు కాంపౌండ్లను మూసివేయాలని, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.20లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఘటన జరిగిన వెంటనే కల్లు కాంపౌండ్స్‌ను సీజ్ చేశామని అధికారులు చెబుతున్నారని, ఎక్కడ సీజ్ చేశారో చూపించాలన్నారు. ఇద్దరు మంత్రులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడమే తప్ప బాధితులకు అండగా నిలవలేదని విమర్శించారు. అంబులెన్స్‌లో బాధితులను నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్తే వారు చేర్చుకోకుండా అటు ఇటు తిప్పడంతోనే కొందరు మరణించారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, ఎర్రబెల్లి సతీష్‌రావు, సిందం శ్రీకాంత్, వెంకటేష్‌యాదవ్, ఖలీమ్, షరీఫ్, నరసింగరావు, శ్రీనివాస్, ఖదీర్, రాము, విష్ణు, సుధాకర్‌రెడ్డి, బాలరాజ్ పాల్గొన్నారు.

హాస్టల్‌లో ఉంటున్న యువతి అదృశ్యం

హైదర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): హాస్టల్‌లో ఉంటున్న యువతి అదృశ్యమైన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన హల్లే సౌజన్య(23) డిగ్రీ పూర్తిచేసి కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. కేపీహెచ్‌బీ ఫేజ్-4లోని హాస్టల్‌లో ఉంటుంది. ఈ నెల 6 నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం లేదు. వారు హాస్టల్‌లో విచారించగా సౌజన్య గత నెల 23న ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు. సౌజన్య స్నేహితుడు నవీన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తల్లిదండ్రులు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చందానగర్ ఉపకమిషనర్‌గా శశిరేఖ బాధ్యతలు

చందానగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): చందానగర్ మున్సిపల్ సర్కిల్ ఉపకమిషనర్‌గా శశిరేఖ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సర్కిల్‌లో ఉపకమిషనర్‌గా విధులు నిర్వహించిన పి.మోహన్‌రెడ్డి చార్మినార్, ఎల్బీ నగర్ జోన్‌లకు శానిటేషన్ జాయింట్ కమిషనర్‌గా వెళ్లారు. ఆయన స్థానంలో కార్వాన్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన శశిరేఖ బదిలీపై వచ్చారు.

ఆపరేషన్ ముస్కాన్‌తో 238 మంది పిల్లలకు రక్షణ

హైదరాబాద్ సిటీ, జూలై 11(ఆంధ్రజ్యోతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత కార్యక్రమంలో 238 మంది పిల్లలను రక్షించామని సైబరాబాద్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన తెలిపారు. జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్‌లో షీటీమ్స్, భరోసా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. షీటీమ్స్ బృందం వారం రోజుల వ్యవధిలో 100 డెకాయి ఆపరేషన్స్ చేపట్టిందని, భరోసాలో 22 కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

రేపటి నుంచి జర్మనీ టూర్‌కు జేఎన్‌టీయూ వీసీ, రిజిస్ట్రార్

హైదరాబాద్ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ ఉపకులపతి కిషన్‌కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు 10రోజుల పర్యటన నిమిత్తం జర్మనీకి వెళ్తున్నారు. ఈ నెల 13 నుంచి 22 వరకు కొనసాగనున్న టూర్‌లో భాగంగా జేఎన్‌టీయూతో అవగాహనా ఒప్పందాలు(ఎంఓయూ) కుదుర్చుకున్న జర్మనీలోని కాసెల్, రొట్లింగ్టన్ యూనివర్సిటీలను సందర్శిస్తారు. జేఎన్‌టీయూ నుంచి ఆయా యూనివర్సిటీలకు ఎంఓయూ(యూజీ, పీజీ) కోర్సులను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పరిస్థితులపై అక్కడి అధికారులతో చర్చించనున్నారు.

హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన వ్యక్తిపై కేసు నమోదు

రాయదుర్గం, జూలై 11(ఆంధ్రజ్యోతి): హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి రాజరాజేశ్వరి కాలనీలో నివసించే మహారాష్ట్రకు చెందిన ఆకాష్ మార్కం హైటెన్షన్ స్తంభం ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కిందకు దించి ప్రజలకు ఇబ్బంది కలిగించినందుకు గాను కేసు నమోదు చేశారు.

మా భూములకు నష్టపరిహారం చెల్లించండి

● ఎమ్మెల్యే గాంధీని కోరిన రైతులు


ఎమ్మెల్యే గాంధీకి వినతిపత్రం ఇస్తున్న రైతులు

గచ్చిబౌలి, జూలై 11(ఆంధ్రజ్యోతి): శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల పెద్దచెరువు భూ యజమానులకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు రైతులు శుక్రవారం ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని కలిసి వినతిపత్రం అందజేశారు. నల్లగండ్ల చెరువులో పట్టాభూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. పెద్దచెరువుకు సంబంధించిన ప్రభుత్వ భూమి 18.32 ఎకరాలు ఉండగా, చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ కలుపుకుని సుమారు 80ఎకరాలు ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వ భూమి పోగా మిగతాది రైతులదని, తమకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు గత 30ఏళ్లుగా పంటలు వేయడం లేదని, చెరువు ఫుల్‌ట్యాంక్ లెవల్‌లో నీరు ఉండటంతో పంటలు పండించలేకపోతున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి మండలం పరిధిలో ఖాజాగూడ పెద్దచెరువు, దర్గా పెద్దచెరువుల్లో భూములు కోల్పోయిన వారికి గతంలో నష్టపరిహారం చెల్లించారని, అదేవిధంగా తమకూ పరిహారం ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో సత్యనారాయణరెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

హైదర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులందరికీ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని పీఏసీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం వివేకానందనగర్‌లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పిల్లలకు విలువలు నేర్పండి

● తనికెళ్ల భరణి



మాట్లాడుతున్న తనికెళ్ల భరణి

హైదరాబాద్ సిటీ, జూలై 11(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సమాజంలో చదువుకునే వయసులో విద్యార్థులు తమ తల్లిదండ్రులపై చేస్తున్న ఘటనలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. జేఎన్టీయూలో రెండు రోజులపాటు ఏర్పాటు చేసిన సరస్వతి లిటరరీ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన సైబరాబాద్ డీసీపీ శిల్పవల్లితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ఓ అబ్బాయి తనకు ఫోన్ ఇవ్వలేదని తన నానమ్మను చంపేశాడన్నారు. చిన్న వయసు నుంచే పిల్లలకు విలువలు నేర్పాలని, ఫోన్లు ఇచ్చి వారిని పాడు చేయొద్దని సూచించారు.

నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు



గాజులరామారం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఉషాముళ్లపూడి విద్యుత్ సబ్-స్టేషన్ పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఏఈ చైతన్య భార్గవ్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు శ్రీరామ్‌నగర్-ఏ,బీ, బేకరిగడ్డ, ఎన్టీఆర్‌నగర్, ఎస్సీబీనగర్, జహంగీర్‌బస్తీ, అంబేడ్కర్‌నగర్, ఉమాదేవినగర్, చంద్రగిరినగర్, భాస్కర్‌బస్తీల్లో కరెంట్ ఉండదన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యండమూరి లే-అవుట్‌లో విద్యుత్ ఉండదన్నారు.

కొంపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో..

పేట్‌బషీరాబాద్: కొంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని ఈ క్రింది ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్న 12గంటల వరకు సాయిబాబా కాలనీ, గాంధీవిగ్రహం, కృష్ణా నగర్‌కాలనీ, కుమ్మరి బస్తీ, సంజనబ్లాక్స్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ ఉండన్నారు. మధ్యాహ్న 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గంగస్థాన్, అన్నాదాబా, 120 గజాలు, సొసైటీ బ్యాంక్, దూలపల్లి విలేజ్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.

డ్రైనేజీ మ్యాన్‌హోల్‌కు మరమ్మతులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

కుత్బుల్లాపూర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో 'రోడ్డును ముంచెత్తిన మురుగు' అనే శీర్షికన 'ఆంధ్రజ్యోతి'లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. డ్రైనేజీ మ్యాన్‌హోల్‌వద్ద మరమ్మతులు చేపట్టి నీరు లీకు కాకుండా చేశారు. సమస్య పరిష్కారం కావడంలో సహకరించిన 'ఆంధ్రజ్యోతి'కి స్థానికులు, వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.

దోమల నివారణపై అవగాహన

నిజాంపేట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న 100 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సాబేరు అలీ 19వ డివిజన్ బాచుపల్లిలోని ఎస్‌డీపీ నాలాను సందర్శించారు. దోమల నివారణ చర్యలపై డివిజన్‌వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిబ్బంది నాలాలో దోమల నివారణ మందును పిచికారీ చేశారు. దోమలు ఉత్పత్తి కాకుండా నాలాలో ఆయిల్ బాల్స్ వేయించారు. అనంతరం 22వ వార్డులోని ఉన్ని కృష్ణన్ పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ ఏఎంసీ, మున్సిపల్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్థానికులు ఉన్నారు.



చంద్రారెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మల్లారెడ్డి, కుటుంబ సభ్యులు

చంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయం

పేట్‌బషీరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేత చెరుకుపల్లి చంద్రారెడ్డి పేదలకు చేసిన సేవలు చిరస్మరణీయమని మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. చంద్రారెడ్డి 34వ వర్ధంతి సందర్భంగా జీడిమెట్ల డివిజన్‌లోని అయోధ్యనగర్‌లో ఆయన విగ్రహానికి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, కుత్బుల్లాపూర్‌లో ఎన్నో బస్తీలను నెలకొల్పి, పేదలకు స్థలాలను పంచిన చరిత్ర చంద్రారెడ్డిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ తారా చంద్రారెడ్డి, బీజేపీ మేడ్చల్ జిల్లా అర్బన్ కార్యదర్శి భరత్ సింహారెడ్డి, శేఖర్ యాదవ్, నాయకులు ఎంఎస్ వాసు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

మ్యాన్‌హోళ్ల మరమ్మతులపై నిర్లక్ష్యం

- బండారి లే అవుట్‌లో ధ్వంసమైన మ్యాన్‌హోళ్లు
- బారికేడ్లు పెట్టి వదిలేసిన అధికారులు
- రాకపోకలకు వాహనదారుల అవస్థలు



బండారి లే-అవుట్‌లో ధ్వంసమైన మ్యాన్‌హోళ్ల వద్ద బారికేడ్‌ను అడ్డుగా పెట్టిన దృశ్యం

నిజాంపేట, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ధ్వంసమైన మ్యాన్‌హోళ్లకు అధికారులు సత్వరం మరమ్మతులు చేయించక పోవడంతో ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని బండారి లే అవుట్ 10/2లో అధికారులు డ్రైనేజీ మ్యాన్‌హోల్ నిర్మించారు. నాసిరకం నిర్మాణాల కారణంగా మ్యాన్‌హోళ్లు రోడ్డులోకి కుంగిపోతున్నాయి. అధికారులు వెంటనే వాటికి మరమ్మతులు చేయించకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి అలాగే వదిలేశారు. దీంతో వాహనదారులు, పాదచారులు ఆ మార్గంలో వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణ సమయంలో పనుల్లో నాణ్యతను అధికారులు పరిశీలించకపోవడంతోనే నిర్మించిన కొద్ది రోజులకే మ్యాన్‌హోళ్లు ధ్వంసమైపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత విభాగం ఉన్నతాధికారులు కలుగజేసుకొని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

'కబ్జాల నుంచి చెరువులను పరిరక్షించండి'

షాపూర్‌నగర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సూరారం డివిజన్‌లోని మెట్కాన్‌గూడ పెద్దచెరువుతో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని పలు చెరువులు కబ్జాకు గురవుతున్నా యని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి వాకిటి శ్రీహరిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. శుక్రవారం వారు మంత్రిని కలిసి నియోజకవర్గంలోని చెరువుల పరిస్థితిని వివరించారు. చెరువుల పరిరక్షణకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ముదిరాజ్ సంఘం సభ్యులు ఈగ అంజనేయులు,కె.శ్రీనివాస్, డి.నాగరాజ్, ఈ.ఎల్లయ్య, వెంకటేష్, శివ, డి.శ్రీనివాస్ ఉన్నారు.



జేఎన్టీయూలో శుక్రవారం జరిగిన సరస్వతి లిటరరీ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి. చిత్రంలో సైబరాబాద్ డీసీపీ శిల్పవల్లి తదితరులు.
- హైదరాబాద్ సిటీ, జూలై 11(ఆంధ్రజ్యోతి)

సూరారం సీఐగా సుధీర్‌కృష్ణ



గాజులరామారం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సూరారం పోలీస్ స్టేషన్ సీఐగా ఎస్.సుధీర్‌కృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఈయన ఇటీవల సూరారం పీఎస్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సీఐ సుధీర్‌కృష్ణ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారన్నా రు. శాంతిభ్రతలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా 100కు, పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ కోరారు.

'కల్తీ కల్లు ఘటనలో బాధ్యులను అరెస్టు చేయాలి'

షాపూర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): కల్లుతాగిన అమాయకులు మృత్యువాత పడడం దురదృష్టకరం అని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జె. దశరథ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ , కూకట్‌పల్లిలోని ఓ కల్లు కాంపౌండ్‌లో కల్తీకల్లు తాగి అరుగురు మృత్యువాత పడగా మరికొంతమంది ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నారన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి కల్లు కాంపౌండ్ యజమానిని అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేయాలని దశరథ్ డిమాండ్ చేశారు.

గంజాయి విక్రేతకు రిమాండ్

పేట్‌బషీరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మాసమ్ అలీ (40) దేవరాంజల్ గ్రామంలో గంజాయి అమ్ముతున్నాడని సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని 440 గ్రాముల గంజాయి, ఒక సెల్‌ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆపరేషన్ ముస్కాన్‌తో 238 మంది పిల్లలకు రక్షణ

హైదరాబాద్ సిటీ, జూలై 11(ఆంధ్రజ్యోతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత కార్యక్రమంలో 238 మంది పిల్లలను రక్షించామని సైబరాబాద్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన తెలిపారు. జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్‌లో షీటీమ్స్, భరోసా,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. షీటీమ్స్ బృందం వారం రోజుల వ్యవధిలో 100 డెకాయి ఆపరేషన్స్ చేపట్టిందని, భరోసాలో 22 కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం

జీడిమెట్ల, జూలై 11(ఆంధ్రజ్యోతి): సుభాష్‌నగర్ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఠాగూర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఠాగూర్ ఫౌండేష్ సమకూర్చిన 225 ప్లేట్లు, గ్లాసులను విద్యార్థులకు అందజేశారు. కార్యక్ర మంలో కుత్బుల్లాపూర్ మండల ఎంఈఓ జెమిని ఎస్ఎస్ కుమారి, ఠాగూర్ ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు నాగిరెడ్డి, ఉపాధ్యాయులు గోపియా, పురుషోత్తం, దశమణి, జ్యోతి పాల్గొన్నారు.



క్షీరాభిషేకం చేస్తున్న సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం

దుండిగల్, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడంపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కొంపల్లిలోని ఓ గార్డెన్‌లో రాహుల్, రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, బడంగిపేట మాజీ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌లు కొలన్ హన్మంత్‌రెడ్డి, వజ్రేష్‌యాదవ్, పరమేశ్వర్‌రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

రేపటి నుంచి జర్మనీ టూర్‌కు జేఎన్‌టీయూ వీసీ, రిజిస్ట్రార్

హైదరాబాద్ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ ఉపకులపతి కిషన్‌కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు 10రోజుల పర్యటన నిమిత్తం జర్మనీకి వెళ్తున్నారు. ఈ నెల 13 నుంచి 22 వరకు కొనసాగనున్న ఈ టూర్‌లో భాగంగా జేఎన్‌టీయూతో అవగాహనా ఒప్పందాలు(ఎంఓయూ) కుదుర్చుకున్న జర్మనీలోని కాసెల్, రౌట్లింగ్టన్ యూనివర్సిటీలను సందర్శిస్తారు. జేఎన్‌టీయూ నుంచి ఆయా యూనివర్సిటీలకు ఎంఓయూ(యూజీ, పీజీ) కోర్సులను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పరిస్థితులపై అక్కడి అధికారులతో చర్చించనున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలు పరిష్కరించాలి

షాపూర్‌నగర్, జూలై 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించాలని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ ప్రభుత్వాన్ని కోరారు. యూఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి శుక్రవారం ఆయన షాపూర్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకొన్నారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల యూఎస్ఎఫ్ఐ నాయకులు కృషి, రవి, కార్యకర్తలు పాల్గొన్నారు.

రోడ్డుపైనే బోరు తవ్వకం

కుత్బుల్లాపూర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): చింతల్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్ నుంచి విజయనగర్ కాలనీకి వెళ్లే రోడ్డులో ఓ ఇంటి యజమాని రోడ్డుపైనే బోరుబావి తవ్వించారు. ఎక్కడ బోరు వేస్తారనేది విచారణ జరపకుండా అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత విభాగం ఉన్నతాధికారులు స్పందించి రోడ్లను ఆక్రమించి బోర్లు వేయకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.



రోడ్డుపై బోరు వేస్తున్న దృశ్యం

ఫొటో రైటప్: 11క వ్యాటి పిపి 65లో...మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన ముదిరాజ్ సంఘం సభ్యులు